సాక్షి
యాదాద్రి భువనగిరి

శుక్రవారం । 2 । ఫిబ్రవరి । 2024



గంజాయి పట్టివేత

గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద గురువారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. - IIలో



రోడ్డు ప్రమాదాలకు బ్రేక్

రోడ్లపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. రిఫ్లెక్టింగ్ గ్లాస్ బెడ్స్, సైడ్ మార్కింగ్ చేశారు. - IIIలో



ఆదర్శంగా తీర్చిదిద్దుతా

ఆలేరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. - IIIలో

న్యూస్‌రీల్

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు రూ.33.50 కోట్లు ఇవ్వండి

- కేంద్ర క్రీడా శాఖ మంత్రికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వినతి



కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో నిర్మించతలపెట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు రూ.33.50 కోట్లు కేటాయించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను కోరారు. కోమటిరెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను అందించారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరామని మంత్రి కోమటిరెడ్డి మీడియాకు తెలిపారు.

ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 2,012 మంది హాజరు

భువనగిరి : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షల నిర్వహణకు 54 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్‌కు 2250 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 2,012 మంది హాజరయ్యారు. 238 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పలు కేంద్రాలను ఆమె పరిశీలించారు.

సీఎంను కలిసిన 'కుంభం'



ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

సాక్షి, యాదాద్రి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థను విశ్వవిద్యాలయంగా మార్చాలని, రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు చేయాలని సీఎంను కోరారు. అలాగే బునాదిగాని కాలువ మరమ్మతులకు రూ.159.03 కోట్లు, ధర్మారెడ్డిపల్లి కాలువకు రూ.129.80 కోట్లు, పిల్లాయిపల్లి కాల్వకు రూ.95.60 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని టాంక్ బండ్‌పై రావినారాయణరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.



ఆశ.. నిరాశ!

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు

- వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
- పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు మేలు
- ఉమ్మడి జిల్లాలో రెండు రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు
- పన్ను మినహాయింపు పరిమితి పెంపు లేక వేతన జీవుల్లో నిరాశ



సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు, మధ్య తరగతి వర్గాల వారికి పెద్దగా ప్రయోజనం లేదని, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు చేసిన పథకాలనే చెబుతున్నారు తప్ప పెద్దగా బడ్జెట్‌లో కేటాయింపులు లేవంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వేతన జీవులకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచకపోవడంతో వారిలో నిరాశ వ్యక్తమవుతోంది. ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింపు, ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

పీఎం ఆవాస్ యోజన



కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. దీని ద్వారా ఇళ్లు లేని పేదలకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఒక్కో లబ్ధిదారునికి రూ.2.65 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందనుంది. అయితే, బ్యాంకులో రుణాలు పొంది ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో రుణాలు పొంది ఇళ్లు కట్టుకున్న దాదాపు 5 లక్షల కుటుంబాలకు వారికి ఈ పథకం వర్తించనుంది.

సోలార్ విద్యుత్‌తో లబ్ధి



సోలార్ విద్యుత్ ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. సూర్యోదయ యోజన కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ఈ పథకంలో చేరితే ఈ ఉచిత విద్యుత్తు వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 12 లక్షల మంది గృహ వినియోగదారుల్లో నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించే పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వారికి ఏటా రూ.15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా కానుంది.

పాడి పరిశ్రమకు ప్రోత్సాహం



కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. తద్వారా వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలకు కూడా మేలు జరగనుంది. వ్యవసాయ రంగంపై నల్లగొండ జిల్లాలో 9.50 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. వారికి మేలు చేకూరనుంది. పశుపోషణ, మత్స్య, పాడి పరిశ్రమలకు రుణాలు పెరుగనున్నాయి. స్వల్ప కాలిక పంట రుణాలను తక్కువ వడ్డీలకు అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల మంది పాడి రైతులకు ఆర్థికంగా మేలు జరిగే అవకాశం ఉంది.

ఉపాధి హామీకి భరోసా



ఉపాధి హామీ పథకంలో 86 వేల కోట్లు కేటాయించడంతో నల్లగొండ జిల్లాలో దాదాపు 4 లక్షల కుటుంబాలకు మేలు జరగనుంది. సూర్యాపేట జిల్లాలో పథకంలో కూలీలుగా ఉన్న 2.72 లక్షల కుటుంబాలకు చెందిన 6.32 లక్షల మందికి పని దొరికే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే పనులకు నిధులు సమకూరే అవకాశం ఉంది.

గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం



నల్లగొండ రూరల్: బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పెంచేలా నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధిని సాధించడానికి బడ్జెట్‌లో లెక్కలు చూపారు. సోలార్, పవర్ గ్రిడ్ కోసం నిధులు కేటాయించడం ద్వారా పునరుత్పాదక వనరుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం మంచి ప్రయోజనమే.జాతీయ హరిత హైడ్రోజన్‌మిషన్ కింద తగిన నిధులు కేటా యించడం ఎలక్ట్రికల్ వాహన రంగాన్ని మరింత అభివృద్ధిచేసేలా ప్రోత్సహించింది.

– పాండరయ్య, అర్థశాస్త్ర అధ్యాపకుడు, ఎంజీ యూనివర్సిటీ

ఎన్నికల తాయిలాలు లేవు



నల్లగొండ రూరల్: బడ్జెట్‌లో ఎన్నికల తాయిలాలు లేవు. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల పన్ను సవరణలో మార్పులు చేర్పులు లేకపోవడంతో వారికి నిరుత్సాహం కలిగించింది. ఉచిత రేషన్ బియ్యం కొనసాగించడం ఊరటనిచ్చింది. రైతులకు కొత్తగా ఎలాంటి ప్రయోజనం కలిగించే బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. పెట్టుబడుల కోసం ప్రాధాన్యమిచ్చారు. సెక్యూరిటీ లేకుండా చిరు వ్యాపారులకు, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చినట్లుంది.

–అంజిరెడ్డి, అర్థశాస్త్ర అధ్యాపకుడు, ఎంజీ యూనివర్సిటీ

రైల్వే ప్రాజెక్టుల్లో రెండింటికి కేటాయింపులు



బీబీనగర్ – గుంటూరు మధ్య రూ.2853 కోట్లతో చేపట్టే డబ్లింగ్ పనుల కోసం గత ఆర్థిక సంవత్సరం పైసా వెచ్చించని కేంద్రం ఈసారి రూ.200 కోట్లు కేటాయించింది. ఎంఎంటీఎస్ ఫేజ్–2లో భాగంగా ఘట్‌కేసర్ – రాయగిరి వరకు పొడిగింపు పనుల కోసం ఈ బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించింది. ఇక మాచర్ల – నల్లగొండ మధ్య 92 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్‌ను రూ.458.26 కోట్లతో మంజూరు చేసిన కేంద్రం గత బడ్జెట్‌లో రూ.35.35 కోట్లు కేటాయించింది. అందులో 11.30 లక్షలు ఖర్చు చేసింది. ఈసారి అది కూడా కేటాయించలేదు. విష్ణుపురం–జాన్‌పహాడ్ మధ్య 11 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు రూ.82.67 కోట్లు కేటాయించినా పైసా ఇవ్వలేదు. ఈసారి అదీ కేటాయించలేదు. జగ్గయ్యపేట– మేళ్ల చెరువు లైన్‌లో భాగంగా మేళ్లచెరువు– జాన్‌పహాడ్ లైన్‌కు రూ.175.91 కోట్లు కేటాయించినా అందులో రూ. 23.85 కోట్లు గతేడాది ఖర్చు చేసింది. ఈసారి ఏమీ కేటాయించ లేదు. నల్లగొండ– శ్రీరాంపురం 123వ బాక్స్ బ్రిడ్జి నిర్మాణానికి గతేడాది కేటాయించని రైల్వే శాఖ ఈసారి కూడా ఎలాంటి కేటాయింపులు జరుపలేదు. నల్లగొండ – తిప్పర్తి మధ్య అదనపు బాక్స్ బ్రిడ్జీల కోసం గత బడ్జెట్‌లో రూ.41.78 లక్షలు కేటాయించినా ఈసారి పైసా కేటాయించ లేదు.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ఆయుష్మాన్ భారత్

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను ఆయుష్మాన్ భారత్ కిందకు తెస్తామనడంతో నల్లగొండ జిల్లాలోని 2093 మంది అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తలు, 1466 మంది ఆశావర్కర్లకు మేలు జరగనుంది. సూర్యాపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 1.035 మంది ఆశా వర్కర్లకు, 1210 మంది అంగన్‌వాడీ, టీచర్లకు, యాదాద్రి జిల్లాలో 800 మంది ఆశావర్కర్లు, 901 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 860 టీచర్లు, 785 ఆయాలు పనిచేస్తున్నారు. వారందరికి ఆయుష్మాన్ భారత్‌లో ఆరోగ్య సేవలు రూ.5 లక్షల కవరేజీ అందనుంది.

మరో ఐదేళ్లు భారత్ రైస్

ఆహార భద్రత ద్వారా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం (భారత్ రైస్) పథకాన్ని కొనసాగిస్తామని చెప్పడంతో పేదలకు ఉచిత బియ్యం మరో ఐదేళ్లపాటు అందనున్నాయి. కరోనా సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో నల్లగొండ జిల్లాలో 4,62,465, సూర్యాపేట జిల్లాలో 3.3 లక్షలు, యాదాద్రి జిల్లాలోని దాదాపు 2 లక్షల కుటుంబాలకు ఐదేళ్లపాటు లబ్ధి చేకూరనుంది. వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించడంతో ఉమ్మడి జిల్లాలో పరోక్షంగా 16 లక్షల మంది రైతులకు ఎరువుల సబ్సిడీ, మద్దతు ధర రూపంతో లబ్ధి చేకూరనుండగా, 5 లక్షల మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ యోజన రూపంలో లబ్ధి చేకూరనుంది.

కొన్ని రంగాలకే ప్రాధాన్యం



భువనగిరి: కొన్ని రంగాలకే ప్రాధాన్యమిచ్చారు. ఆదాయ పన్నుపై మినహాయింపు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆయుష్మాన్ పథకం వర్తింపజేయడం మేలు కలిగించే అంశం. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద కొన్ని రంగాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంది.

– ఇప్ప లింగారెడ్డి, అర్థశాస్త్ర అధ్యాపకుడు, భువనగిరి

ఎదుగు బొదుగు లేని బడ్జెట్



కోదాడ: కేంద్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా, ఎదుగు బొదుగు లేకుండా ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలు 5 శాతం మాత్రమే పెంచారు. ఇది పెరిగిన ద్రవ్యోల్బనంతో సమానం. అందువల్ల బడ్జెట్‌లో ఏమాత్రం పెరుగుదల కనిపించలేదు. ఉపాధి హామీ, వ్యవసాయరంగానికి, ఎరువుల సబ్సిడీకి, గ్రామీణాభివృద్ధికి నిధులు తక్కువగా కేటాయించారు. బడ్జెట్‌లో 25 శాతం దాదాపు రూ.12 లక్షల కోట్లు వడ్డీలకు సరిపోతుంది. దీంతో సంక్షేమ పథకాల్లో కోత విధించే అవకాశం ఉంది.

– అందె సత్యం, ఆర్థిక విశ్లేషకుడు

అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ

చౌటుప్పల్ : అవగాహనతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా రవాణా అధికారి(డీటీఓ) గంటా రవీందర్ తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చౌటుప్పల్‌లోని ట్రినిటీ హైస్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని, 4 లక్షల మంది దివ్యాంగులుగా మారుతున్నారని తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం, అధికలోడు, సీటు బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న డీటీఓ తదితరులు

అనంతరం రోడ్డు భద్రతా నియమాల పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కేవీబీ.కృష్ణారావు, డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల, పీఈటీలు మహేష్, కరుణాకర్, సందీప్, సుమతి, అనూష, ఏఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ముగిసిన సర్పంచ్‌ల పాలన

- నేటి నుంచి అధికారుల చేతుల్లోకి పల్లెలు
- గెజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు



చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు సర్పంచ్ కాయితి రమేష్‌ను సన్మానిస్తున్న గ్రామస్తులు

రామన్నపేట : పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం గురువారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి పాలన వెళ్లనుంది. జిల్లాలో 17 మండలాలు, 421 గ్రామ పంచాయతీలు ఉండగా 186 మంది గెజిటెడ్ ఆఫీసర్లను ప్రత్యేకాధికారులుగా నియామకం చేశారు. వీరంతా నేడు తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఒక్కో అధికారికి రెండుమూడు గ్రామాలు

జిల్లాలో 421 పంచాయతీలు ఉన్నాయి. కొయ్యలగూడెం పంచాయతీకి ఎన్నికలు జరగలేదు.వివిధ కారణాలతో మరో ఐదు సర్పంచ్‌లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అన్ని పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామాలు ఎక్కువగా ఉండడం గెజిటెడ్ ఆఫీసర్లు తక్కువగా ఉండడంతో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలు కేటాయించనున్నారు. గురువారం ఉదయం మండలాల వారీగా గెజిటెడ్ అధికారుల జాబితాను కలెక్టర్, డీపీఓకు పంపించారు.

ఈ శాఖల అధికారులకు బాధ్యతలు

తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, డిప్యూటీ తహసీల్దార్, వివిధ శాఖల డీఈలు, ఏడీఈలు, సహాయ ఇంజనీర్లు, పశు వైద్యాధికారులు, పీహెచ్‌సీ వైద్యులు, సీడీపీఓలను నియమించనున్నారు.

పెండింగ్ బిల్లులపై ఆరా..

సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌లకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు వివరాలు సేకరిస్తుంది.

క్లుప్తంగా

మట్టపల్లి క్షేత్రంలో విశేష పూజలు

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. అలాగే శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో చేశారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్స సంవాదం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం , పంచగవ్యప్రాశన, మధుపర్క పూజ, మాంగల్యధారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

నేరేడుచర్ల: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆటోనగర్‌లో గురువారం జరిగింది. ఎస్‌ఐ పచ్చిపాల పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌లో నివాసముంటున్న సైదాబీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతిచెందగా.. ఒక కుమార్తె ఉంది. ఆమె కుమార్తె ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తోంది. సైదాబీ రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఇళ్లల్లో పనిచేసేందుకు వెళ్లగా, ఆమె కుమార్తె దుకాణానికి వెళ్లింది. వారి ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలోని రూ.8వేల నగదు, మూడు గ్రాముల బంగారుపు చెవి దిద్దులు, 7 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సైదాబీ ఇంట్లో జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మహిళ అదృశ్యం.. కేసు నమోదు


లావణ్య (ఫైల్)

భువనగిరి రూరల్: భువనగిరి మండలంలోని మాసుకుంట గ్రామానికి చెందిన పోతరాజు లావణ్య జనవరి 30వ తేదీ రాత్రి తన భర్త స్వామి తాగి వచ్చి ఇబ్బంది పెట్టాడని మరుసటిరోజు తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తమ్ముడు రత్నపురం సుమన్ గురువారం భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు రూరల్ ఎస్‌ఐ వి. సంతోష్‌కుమార్ తెలిపారు. లావణ్య గురించిన వివరాలు తెలిస్తే 8712662472, 8712662733 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఇన్‌చార్జ్ డీపీఓగా నాగిరెడ్డి

భువనగిరి టౌన్ : డీపీఓగా డీఆర్‌డీఓ నాగిరెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఓ సునంద భర్త ఈనెల 30న మృతి చెందారు. ఆమె సెలవుపై వెళ్లడంతో నాగిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు.

సిగరెట్లు పట్టివేత

సూర్యాపేట క్రైం: ప్రభుత్వ అనుమతి లేని సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని కూరగాయాల మార్కెట్ రోడ్డులో భోనగిరి రవికుమార్ కిరాణ షాపులో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ అనుమతి లేని సిగరెట్లు అమ్ముతున్నారని సమాచారం మేరకు గురువారం పోలీసులు దాడి చేశారు. రవికుమార్‌తో పాటు షాపులోని రూ.13440 విలువ గల సిగరెట్లను పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

15 కిలోల గంజాయి పట్టివేత

- ఇద్దరు నిందితుల అరెస్ట్
- ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు


వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూరింటెండెంట్ చాణిక్య

నకిరేకల్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా బుధవారం రాత్రి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నకిరేకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డి. చాణిక్య విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకోవడంలో భాగంగా బుధవారం రాత్రి కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా ఎక్సైజ్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తుల దగ్గర 15కిలోల గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన అన్వర్ హుస్సేన్, షేక్ షకీల్‌గా పోలీసులు గుర్తించారు. వారు ఒరిస్సా రాష్ట్రం నుంచి కిలో గంజాయి రూ.2200కు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకెళ్లి కిలో రూ.10,000 విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. నిందితులిద్దరిని రిమాండ్ తరలించామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలు రూ.1.50లక్షలు ఉంటుందన్నారు.ఈ విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సీఐ శేఖర్, ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

యువతిపై అత్యాచారయత్నం

- సహకరించిన ఆమె చిన్నమ్మ
- పరారీలో నిందితుడు

మిర్యాలగూడ అర్బన్: కూతరు వరస అయిన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడగా.. సదరు వ్యక్తికి ఆ యువతి చిన్నమ్మే సహకరించింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ టూటౌన్ ఎస్‌ఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని అశోక్‌నగర్‌లో చాంద్ సుల్తానా నివాసముంటోంది. ఆమె అక్క కూడా సమీపంలోనే భర్త, కుమార్తెతో కలిసి ఉంటుండగా.. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కుమార్తెతో పాటు అక్క కూడా వచ్చి చాంద్ సుల్తానా వద్దే తలదాచుకుంటుంది. చాంద్ సుల్తానా మరిది ఆరిఫ్ భార్య కాపురానికి రాకపోవడంతో వారింట్లో తలదాచుకుంటున్న చాంద్ సుల్తానా అక్క కుమార్తెపై ఆరిఫ్ కన్నుపడింది. వరుసకు అతడికి కూతురు అయినా.. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని గత కొద్దిరోజులుగా వదిన చాంద్ సుల్తానాపై ఆరిఫ్ ఒత్తిడి తెచ్చేవాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని పథకం పన్నాడు. అందుకు వదిన చాంద్ సుల్తానాను సహకారం అందించాలని ఆరిఫ్ కోరాడు. అందుకు చాంద్ సుల్తానా అంగీకరించి బుధవారం యువతి గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆరిఫ్‌ను లోపలికి పంపించి తలుపు వేసింది. గదిలోకి వెళ్లిన ఆరిఫ్ యువతిపై అత్యాచారం చేయబోగా ఆమె అతడిని గట్టిగా కొరికింది. నొప్పి భరించలేక ఆరిఫ్ గట్టిగా అరవగా.. చాంద్ సుల్తానా తలుపులు తీయడంతో సదరు యువతి బయటకు పారిపోయింది. పోలీసులను ఆశ్రయిస్తుందన్న భయంతో సదరు యువతిని పట్టుకొచ్చి గదిలో రెండు రోజులు నిర్బంధించారు. బుధవారం రాత్రి చాంద్ సుల్తానా కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో నుంచి తప్పించుకున్న సదరు యువతి సమీపంలోనే నివాసముంటున్న తన తండ్రిని, నాయనమ్మను కలిసి జరిగిన విషయం వారికి చెప్పి బోరున విలపించింది. దీంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆరిఫ్‌తో పాటు అతడి వదిన చాంద్ సుల్తానాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరిఫ్ పరారీ ఉన్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కాగా ఆరిఫ్ గతంలో అధికార పార్టీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడిగా పనిచేసినట్లు సమాచారం.

బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడికి జైలు

మిర్యాలగూడ టౌన్: బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ బుధవారం మిర్యాలగూడ కోర్టు రెండో అదనపు ఇన్‌చార్జి జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎ. స్వర్ణలత తీర్పు వెలువరించారు. వివరాలు.. దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామానికి చెందిన రాసమళ్ల మేరీ–నాగేంద్రబాబు దంపతులకు కుమారుడు అక్షయ్, ఇద్దరు కుమార్తెలు సంతానం. 2023 జూన్ 9వ తేదీన కొండ్రపోలు గ్రామానికే చెందిన పట్టెటి వినోద్‌కుమార్ పాత గొడవలను మనసులో పెట్టుకొని రాసమల్ల అక్షయ్‌ని కిడ్నాప్ చేశాడు. కాగా అదేరోజు అక్షయ్ తల్లిదండ్రులు తన కుమారుడిని పట్టేటి వినోద్‌కుమార్ కిడ్నాప్ చేశాడని వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ ఎం. రవికుమార్ నిందితుడిపై 365 సెక్షన్ కింద కిడ్నాప్ కేసు, 344 సెక్షన్ కింద 13 రోజుల పాటు బాలుడిని నిర్బంధించినందుకు గాను మరో కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. బుధవారం ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు పట్టెటి వినోద్‌కుమార్‌పై నేరం రుజువు కావడంతో కిడ్నాప్ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా, 13రోజుల పాటు బాలుడిని నిర్బంధించిన కేసులో మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు జరిమానా చెల్లించకుంటే మరో నెల పాటు జైలుశిక్షను పొడిగించాల్సిందిగా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. దీపారాణి వాదించగా, ఆమెకు కోర్టు కానిస్టేబుల్ జానకిరాములు సహకరించారు.

పల్టీకొట్టిన ట్రాక్టర్

- తప్పిన ప్రాణాపాయం


విస్తరణ పనులు పూర్తి చేయకుండా వదిలివేయడంతో ప్రమాదకరంగా ఉన్న రోడ్డు


అదుపుతప్పి గోతిలో పల్టీకొట్టిన ట్రాక్టర్

చౌటుప్పల్: రోడ్డు విస్తరణలో భాగంగా చౌటుప్పల్–సంగెం రహదారిలో తవ్విన గోతులు ప్రమాదకరంగా మారాయి. నెలలు గడుస్తున్నా.. గోతులను మాత్రం పూడ్చడం లేదు. గురువారం ఈ రోడ్డులో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద అటుగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలో పల్టీకొట్టింది. ఇంజన్ యథావిధిగా రోడ్డుపైనే ఉండడంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. అదే ప్రాంతంలో ఉన్న నీటి సరఫరా పైప్‌లైన్ పగిలిపోయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోపాటు అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక కౌన్సిలర్ దండ హిమబిందు, మాజీ వార్డు మెంబర్ దండ అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.

బైక్‌లు చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్


స్వాధీనం చేసుకున్న బైక్‌లతో పోలీసులు

కోదాడ: బైక్‌లు చోరీ చేస్తున్న దొంగను గురువారం కోదాడ పట్టణ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ప్రకాశ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం రంగాపురానికి చెందిన గుండు ఆంజనేయులుకు భార్యతో విభేదాలు రావడంతో ఆమెతో విడిపోయి జులాయిగా తిరుగుతూ బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడు కోదాడ పట్టణంలో 9, మునగాల పరిధిలో 1, నడిగూడెం పరిధిలో 1, అనంతగిరి పరిధిలో 2, హుజూర్‌నగర్ పరిధిలో 2 బైక్‌లు చోరీ చేశాడు. సూర్యాపేటలో ఓ వైన్స్ ముందు దొంగిలించిన పల్సర్ బైక్‌పై గురువారం కోదాడకు వచ్చి రంగా థియేటర్ సెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా బైక్‌లు చోరీ చేస్తున్న విషయం ఒప్పుకున్నాడు. ఆంజనేయులును అరెస్ట్ చేసి అతడి వద్ద 15 బైక్‌లను స్వాధీనం చేసుకొని కోర్టుకు రిమాండ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దొంగను పట్టుకోవడంలో కృషిచేసిన పట్టణ సీఐ రాము, ఎస్. రామాంజనేయులు, సిబ్బంది శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి, సతీష్‌ను డీఎస్పీ అభినందించారు.

బీజేపీ మతతత్వ విధానాలను తిప్పికొట్టాలి

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి


మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

హాలియా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్, మతతత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హాలియా పట్టణంలోని పెన్షనర్ల భవనంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయని, పేదల వాస్తవ ఆదాయం 11 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్ల పరం చేస్తుందని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర 50 శాతం ఉండేలా చట్టబద్ధత కల్పించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజుకు 8గంటలు పని విధానం ఉండగా.. దానిని 12గంటలు చేసేలా బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మికుల శ్రమను దోచుకుంటూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్‌రెడ్డి నాగిరెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, నాయకులు ఎస్‌కే బషీర్, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బ రామచంద్రయ్య, కోటేష్, వనమాల కామేశ్వర్, కోమల గురవయ్య, బొడ్డు లింగయ్య, చిలుముల దుర్గయ్య, రేవల్లి వెంకటేశ్వర్లు, చాంద్ పాషా తదితరులు ఉన్నారు.

దుకాణదారులపై కేసు నమోదు


కిరాణా షాపులో తనిఖీ చేస్తున్న అధికారులు

వలిగొండ: తనిఖీలకు వచ్చిన ఆహార భద్రత అధికారులను అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించిన దుకాణదారులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మహేందర్‌లాల్ తెలిపారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలోని హోటల్స్, కిరాణ దుకాణాలు, బేకరీల్లో ఉమ్మడి జిల్లా ఆహార భద్రత అధికారి జ్యోతిర్మయి, యాదాద్రి భువనగిరి జిల్లా అధికారి స్వాతి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని మణికంఠ కిరాణ దుకాణంలో తనిఖీల కోసం వెళ్లగా దుకాణ యజమాని కుమారుడు చీకటిమల్ల మణికంఠ, యజమాని చీకటిమల్ల నాగభూషణం తనిఖీ చేయనివ్వకుండా దుర్భాషలాడాడు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారని అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై ఆహార భద్రత చట్టం 2006 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

ఎంజీయూలో వివిధ శాఖల అధికారుల మార్పు

ఎంజీయు (నల్లగొండ రూరల్): మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వివిధ శాఖలకు నూతన అధికారులను నియమిస్తూ గురువారం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ట్స్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు కొప్పుల అంజిరెడ్డిని సోషల్ సైన్స్ డీన్‌గా, రసాయనశాస్త్ర విభాగం అధ్యాపకురాలు వసంతను ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా గణిత శాస్త్ర అధ్యాపకుడు ఉపేందర్‌రెడ్డిని, ఐక్యూ ఏసీ డైరెక్టర్‌గా మిర్యాల రమేష్‌ను, ఆడిట్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సురేష్‌రెడ్డిని, కాలేజీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కోఆర్డినేటర్‌గా ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకురాలు జయంతిని నియమించారు. గత పాలక మండలిలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివిధ శాఖల అధికారులను మార్పులు చేయాలని పాలక మండలి సభ్యులు కోరారు. అయితే గత 8 నెలలుగా పాలక మండలి సమావేశం జరగలేదు. ఈ నెల మొదటి వారంలో పాలక మండలి సమావేశం జరుగనుండటంతో వివాదాలకు తావులేకుండా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడునెలలకోసారి పాలక మండలి సమావేశం జరగాల్సి ఉంది.

కేంద్ర పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలి

- 'గావ్ చలో అభియాన్' ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ పల్నాటి వెంకట్‌రెడ్డి


మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ పల్నాటి వెంకట్‌రెడ్డి

చౌటుప్పల్: కేంద్ర ప్రభుత్వ పథకాలతోపాటు సాధించిన విజయాలను గడపగడపకూ తీసుకెళ్లాలని 'గావ్ చలో అభియాన్' ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ పల్నాటి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో నిర్వహించిన గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఓటరు వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి గ్రామానికి, వార్డుకు ప్రత్యేకంగా ఇన్‌చార్జిని నియమిస్తామన్నారు. సదరు ఇన్‌చార్జ్ నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు చైతన్యం చేయాల్సి ఉంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తక్షణమే పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు పార్టీ నాయకులు శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు ఊడుగు వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ రమనగోని శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్‌బాబు, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, పంతంగి లక్ష్మణ్‌రావు, దాసోజు భిక్షమాచారి, కంచర్ల గోవర్దన్‌రెడ్డి, కదారి అయిలయ్య, కాసుల వెంకటేశం, ఎడ్ల మహేశ్వర్‌రెడ్డి, ఎల్లంకి పాండు, బుడ్డ సురేష్, మలిగె శ్రీశైలం, ఎర్ర గణేష్, బాతరాజు తరుణ్,నవీన్, సాయి, గణేష్, ఎండీ.మొయినోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రిలో గజవాహన సేవ


గజవాహన సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, ఆరాధన, స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్ర నామార్చాన, తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవోత్సవం జరిపించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య యత్నం

- పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

శాలిగౌరారం: ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య యత్నించిన ఘటన శాలిగౌరారం మండలం తిరుమలరాయునిగూడెంలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలరాయునిగూడెం గ్రామానికి చెందిన టేకుల రవికి అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామానికి చెందిన ఉప్పల స్వప్నతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. రవి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా శాలిగౌరారం గ్రామ పంచాయతీ పరిధి బాలిశెట్టిగూడేనికి గండమల్ల భరత్‌తో స్వప్న కొంతకాలంగా వివాహేతర కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి గతంలో రవి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. అయినప్పటికీ రవి, స్వప్న వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. బుధవారం రాత్రి ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి రవి నిద్రిస్తుండగా భరత్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న రవిని చంపేందుకు భరత్, స్వప్న పథకం పన్నారు. భరత్ దిండుతో రవి ముఖంపై అదిమిపెట్టగా.. స్వప్న భర్త కాళ్లపై కూర్చొని మర్మాంగాలను నొక్కిపట్టింది. ఊపిరాడక రవి మేల్కొని స్వప్నను కాళ్లతో తన్నడంతో పక్కనే నేలపై పడుకున్న కుమారులపై ఆమె పడటంతో వారు నిద్రలేచారు. ముఖంపై దిండును తొలగించేందుకు రవి ప్రయత్నిస్తుండగా భరత్ అతడిని కొట్టడంతో రవి దవడ పళ్లు విరిగిపోయాయి. రవి కుమారులు కేకలు వేయడంతో పక్కింట్లో ఉన్న రవి తమ్ముడు సైదులు, బాబాయి యాదయ్య ఇంట్లోకి వస్తుండగా గమనించిన భరత్, స్వప్న అక్కడి నుంచి పారిపోయారు. అపస్మారకస్థితిలో ఉన్న రవిని వెంటనే నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న రవి గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భరత్, స్వప్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులిద్దరు పరారీలోనే ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు.

పశువుల పెంపకంతో ప్రయోజనాలు


పశు వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న ఈఓ శ్రీనివాస్‌రెడ్డి

రామన్నపేట : పశువులను పెంచడం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ ఏడీ సంజీవరావు తెలిపారు. గురువారం రామన్నపేట మండలంలోని సర్నేనిగూడెంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పశువులకు సోకే సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ఎం.శ్రీధర్‌రెడ్డి, జేవీఓ శ్రీనివాస్, వీఅల్‌ఓ యాదయ్య, భానుప్రసాద్, సూపర్‌వైజర్ మర్రి మహేష్, గోపాలమిత్ర కంకల మల్లేశం రైతులు ఇటుకాల మల్లారెడ్డి, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.

నకిలీ ఫెవిక్విక్ ప్యాకెట్లు సీజ్

భూదాన్‌పోచంపల్లి: పట్టణ కేంద్రంలోని వెంకటలక్ష్మి కిరాణం, నవత కిరాణం షాపుల్లో గురువారం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ ఫెవిక్విక్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నకిలీ ఫెవిక్విక్ పాకెట్లు విక్రయిస్తున్న సత్యనారాయణ, రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి

వలిగొండ: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం వలిగొండ మండలంలో చోటు చేసుకుంది. ప్రొద్దటూరు గ్రామానికి చెందిన కూర భానుప్రసాద్ (23) బుధవారం తన బైక్‌పై వ్యక్తిగత పనుల నిమిత్తం వలిగొండకు వచ్చాడు. పనులు ముగించుకొని రాత్రి తిరిగి స్వగ్రామం వెళ్తున్న క్రమంలో స్థానిక దోనూరు ప్రతాపరెడ్డి ఫంక్షన్ హాలు సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతనిని వెంటనే భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

బెల్లం, పటిక పట్టివేత


బెల్లం, పటికను పరిశీలిస్తున్న ట్రైనీ ఐపీఎస్

సూర్యాపేట క్రైం: రెండు ఆటోల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా పట్టుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట పట్టణంలోని పీఎస్‌ఆర్ సెంటర్, ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా రెండు ఆటోల్లో తరలిస్తున్న 6 క్వింటాళ్ల బెల్లం, 10కేజీల పటికను స్వాధీనం చేసుకున్నారు. చివ్వెంల మండలం గుంజలూరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి ఉపేందర్, సూర్యాపేట పట్టణంలోని అన్నాదురై నగర్‌కు చెందిన కోట నగేష్ హైదరాబాద్ నుంచి బెల్లం, పటిక తీసుకొచ్చి సూర్యాపేట చుట్టుపక్కల తండాల్లో అమ్ముతున్నట్లు రాజేష్ మీనా తెలిపారు. వీరిద్దరిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి బెల్లం, పటికలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

వరి పొలాల పరిశీలన


రైతులకు సూచనలు చేస్తున్న అధికారులు

మోత్కూరు : మండలంలోని పాటిమట్ల గ్రామంలో వరి పొలాలను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పరిశీలించారు. పొలాలను కాండం తొలుచు పురుగు ఆశిస్తుందని, నివారణకు కార్టాప్ హైడ్రో క్లోరిఫైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి కె.స్వప్న, ఏఈఓ అశోక్‌కుమార్, రైతులు ఉన్నారు.

కేసీఆర్‌ను కలిసిన జిట్టా

భువనగిరి : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం బీఆర్‌ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కలిశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు కౌన్సిలర్ గోమారి సుధాకర్‌రెడ్డి, నాయకులు మందడి జితేందర్‌రెడ్డి, రత్నపురం శ్రీనివాస్, నీల భాను కేసీఆర్‌ను కలిశారు.


కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి

నేడు బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశం

భువనగిరి : బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ భువనగిరి పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయి కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.